
సాక్షి
కాకినాడ
గురువారం । 8 । జూన్ । 2023



నిత్యాన్నదానానికి విరాళం

అన్నవరం:సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన పుల్లెపు వీరన్న కాపు బుధవారం రూ.లక్ష విరాళాన్ని సమర్పించారు.



డెల్టాలకు 5,650 క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 150, పశ్చిమ డెల్టాకు 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

గరిష్ఠం/కనిష్ఠం
43.0°/29.0°

	గరిష్ఠం	కనిష్ఠం
రాజమహేంద్రవరం	42.0	30.0
కాకినాడ	40.8	29.7
అమలాపురం	43.0	29.0

న్యూస్‌రీల్

కేంద్రీయ విద్యాలయలో జన్‌భగిదరి పోటీలు



చిత్రలేఖనం పోటీలో వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అని జీ 20 దేశాల సదస్సులోగోతో విద్యార్థిని

కాకినాడ రూరల్: వలసపాకలలోని కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థులకు జన్‌భగిదరి పోటీలను నిర్వహిస్తున్నారు. జీ- 20 సదస్సులు, జాతీయ విద్యావిధానం, పర్యావరణంపై వివిధ రకాల పోటీలను ఈనెల 15వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే తోలుబొమ్మలాట, కథాకథనం, రంగోలి, తదితర అంశాలతో పాటు మూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు జాతీయ విద్యా విధానం , సదస్సులపై చిత్రలేఖనం ద్వారా విద్యార్థులు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. పర్యావరణ పరిరక్షణకు చెట్ల ప్రాధాన్యతపై వక్తృత్వ పోటీల్లో వెల్లడించారు. పోటీలను ప్రిన్సిపాల్ శేఖర్, ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.

తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు



జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు హాజరువుతున్న కాకినాడ క్రీడాకారులు

నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డెహరాడూన్‌లో ఈనెల 8 నుంచి 11 వరకు జరిగే జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారని తైక్వాండో సంఘ ఏపి ట్రెజరర్, జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. జిల్లా నుంచి 9 మంది పాల్గొంటున్నారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారన్నారు. పురుషుల విభాగంలో జి.తేజ, బి.అభిషేక్, ఎస్ఎంవివి సాయి, మహిళల విభాగంలో బి.అఖిల, కె.వైష్ణవి, బిఎల్ఎస్ సౌమ్య, పి.భార్గవీశ్రీకళ, కె.దివ్య, జి.మేరిగోల్డు హాజరువుతున్నారన్నారు. వీరంతా ఫిబ్రవరిలో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయిలో పాల్గొని ప్రతిభను కనపరి బంగారు పతకాలు సాధించారన్నారు. జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర తైక్వాండో సంఘ అధ్యక్షుడు అచ్చుత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మధుసుధన్‌రావు, డిఎస్‌ఏ ఛీఫ్‌కోచ్ శ్రీనివాస్ కుమార్, జాతీయస్థాయి రిఫరీలు సత్యన్నారాయణ, కె.త్రిమూర్తులు బుధవారం అభినందించారు.

ఆరోగ్యశ్రీ పథకం పటిష్టంగా అమలు



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా

కాకినాడ సిటీ: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం పటిష్టంగా అమలు పరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీజీహెచ్, ఆరోగ్యశ్రీ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా నగదు రహిత వైద్యం అందించాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 49 గ్రీవెన్స్‌లు పరిష్కరించినట్లు తెలిపారు.అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఆర్వో కె శ్రీధర్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్వో ఆర్ రమేష్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పీబీ విష్ణువర్ధని, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త డాక్టర్ పి రాధాకృష్ణ, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైవేటు స్కూళ్ల తీరుతెన్నులపై సదస్సు రేపు

అమలాపురం టౌన్: విద్యా హక్కు చట్టం- ప్రైవేటు స్కూళ్లలో అమలు అవుతున్న తీరుతెన్నులపై కోనసీమ జిల్లా వినియోగదారుల సమాఖ్య (కోకో ఫెడ్), జిల్లా విద్యాశాఖ, సివిల్ సప్లయిస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మిడివరంలోని జిల్లా ప్రభుత్వ శాఖల భవనాల సముదాయం (ఎయిమ్స్ కళాశాల)లో ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

మండు వేసవిలో వరగండ్ల వాన

- పాదయాత్ర మాట నిలబెట్టుకున్నారు
- వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు తీపి కబురు
- కాంట్రాక్ట్ సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు
- ఉమ్మడి తూర్పులో ఐదారువేల మందికి ప్రయోజనం

సాక్షిప్రతినిధి, కాకినాడ: మండు వేసవిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు చల్లని కబురు అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలుచేసి చూపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంతో సహా పలు ప్రాంతాల్లో జగన్‌కు వివిధ ఉద్యోగ వర్గాలు తమ కష్టాలను వివరించాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సహా పలు సమస్యలపై మొరబెట్టుకున్నాయి. వాటికి సీఎం బుధవారం మంత్రివర్గ సమావేశంలో పరిష్కారం చూపించారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

పన్నెండేళ్ల నిరీక్షణ ఫలించింది

తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం బుధవారం సానుకూల నిర్ణయం తీసుకుంది. 2014 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వీరిని క్రమబద్ధీకరించనుంది. మంత్రివర్గ నిర్ణయంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ 101 అకౌంట్ ద్వారా ప్రభుత్వమే వేతనాలు అందించనుంది. ఇన్నాళ్లూ పేరుకు ప్రభుత్వ ఉద్యోగులే అయినా వీరికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. రాజమహేంద్రవరం వైద్య విధాన పరిషత్ పరిధిలో సుమారు మూడువేల మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరంతా ఏళ్లతరబడి గంపెడాశతో రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హయాంలో మాట ఇచ్చి నిలువునా మోసం చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మాటకు కట్టుబడ్డారు. పుష్కర కాల నిరీక్షణకు తెరదించి కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. తాజా నిర్ణయం ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదారువేల మంది సర్వీసు రెగ్యులైజ్ అవుతుందని ప్రాథమిక అంచనా. కాకినాడ జిల్లాలోనే 1,500 మంది వరకు ఉంటారని చెబుతున్నారు.

హెచ్‌ఆర్‌ఏ పెంపుతో ఆనందం

కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది. హెచ్‌ఆర్‌ఏ విషయంలో అన్యాయం జరుగుతోందని వీరంతా ఇన్నాళ్లూ ఆందోళన చెందుతున్నారు. వారి ఆవేదనను ప్రభుత్వం సానుకూలంగా ఆలకించింది. ఇంతవరకు ఇస్తున్న ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ) 16 శాతం చెల్లించేందుకు ఆమోదించింది. ఈ నిర్ణయం సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీల్లో నాన్‌టీచింగ్ సిబ్బంది, సొసైటీలలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం వల్ల వందలాది మందికి మేలు చేకూరుతోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో తమకు న్యాయం చేశారని ఈ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. 11వ పీఆర్‌సీ బకాయిలు దశలవారీగా విడుదల, 12వ పీఆర్‌సీ ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం లాంటి నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.



కాకినాడ ఏపీఎన్‌జీఓ హోంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఏపీ ఎన్‌జీఓ ప్రతినిధులు

క్రమబద్ధీకరణ అభినందనీయం



2014 జూన్ 2 నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించడం అభినందనీయం. కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి జగన్ వరాలు ఇచ్చారు. 12వ పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామం. 11వ పీఆర్‌సీ బకాయిలను 2024లో 10 శాతం, 2025లో 20 శాతం, 2026లో 30 శాతం, 2027లో 40 శాతం దశల వారీగా చెల్లిస్తామనడాన్ని స్వాగతిస్తున్నాం. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు నుంచి జీతాల చెల్లింపును స్వాగతిస్తున్నాం. కొత్త జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ను నిర్ణయించడం సంతోషకరం.

– గుద్దటి రామ్మోహనరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్‌జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ

ఆది నుంచీ సానుకూలత



వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రెవెన్యూసర్వీసెస్ తరపున కృతజ్ఞతలు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, 12వ పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయడం, 11వ పీఆర్‌సీ బకాయిలు దశలవారీ చెల్లింపునకు అంగీకారం, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్ ఇవ్వడం వంటి నిర్ణయాలపై రాష్ట్ర ఉద్యోగుల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది. తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారు. దశలవారీగా వారి డిమాండ్లను నెరవేర్చుకుంటూ వచ్చారు.

– వి.ఎస్.దివాకర్, ఛైర్మన్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ, అమలాపురం,

ఉద్యోగుల ప్రయోజనాల పట్ల సీఎం నిర్ణయం అభినందనీయం



ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, జిల్లా కేంద్రాల్లో హెచ్‌ఆర్‌ఏ 16 శాతం పెంపు, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు ఆమోదించడం వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. కేబినెట్ నిర్ణయం పట్ల ప్రతీ ఉద్యోగి సంతృప్తికరంగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరవకు ఎన్జీవో సంఘం కృతజ్ఞతలు తెలుపుతోంది.

– వసుపులేటి శ్రీనివానివాస్, రాష్ట్ర ఎన్‌జీవోల సంఘం ఉపాధ్యక్షులు, కాకినాడ.

సీఎం నిర్ణయం ఓ వరం



పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల్లో హెచ్‌ఆర్‌ఏ పెంపునకు కృతజ్ఞతలు. ఉద్యోగులకు తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ ప్రకటన ఓ వరం లాంటిది. సీఎం ప్రకటించిన నిర్ణయాల పట్ల ప్రతి ఉద్యోగి అభినందనలు తెలుపుతున్నారు.

– పేపకాయల వెంకట కృష్ణ, ఏపీ ఎన్‌జీవో ఉమ్మడి జిల్లా కార్యదర్శి

నిరీక్షణ ఫలించింది



22 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. ఎట్టకేలకు నిరీక్షణ జగనన్న ద్వారా ఫలించింది. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంటాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. ఈ మేలుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆప్తమాలిక్ ఆఫీసర్స్‌కు మేలు జరుగుతోంది. విద్యాశాఖలో కూడా పలు కేటగిరీల్లోని 500 మంది ఉద్యోగుల కుటుంబాలకు మేలు జరుగుతోంది.

– యడ్ల రాజేష్, ఏపీ కాంట్రాక్ట్ ఫార్మసిస్టు అండ్ ఎల్టీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు

010 పద్దు నుంచి జీతాలివ్వడం సంతోషం



1986 నుంచి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, హెడ్ నర్సులు తదితరులు సుమారు జిల్లాలో 12వేల మంది ఉన్నారు. వీరందరూ జీతాల తీసుకొనే విషయంలో ఇబ్బందులు పడేవారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇక నుంచి 010 పద్దు నుంచి జీతాలు ఇవ్వడం మంచి పరిణామం. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు 16 శాతం హెచ్‌ఆర్‌ను నిర్ణయించడం అభినందనీయం.

– వైవీవీ సుబ్బారావునాయుడు, సీనియర్ అసిస్టెంట్, డీసీహెచ్ఎస్, కార్యాలయం

మహిళల పురోభివృద్ధే జగన్ ఆకాంక్ష

- కాకినాడ ఎంపీ వంగా గీతా
- చొల్లంగిలో ఇళ్ళ పట్టాల పంపిణీ వేడుక
- హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు

కాకినాడ: మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం అమలు చేసే ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే ఇస్తున్నారన్నారు. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సుమారు 5,380 మంది లబ్ధిదారులకు చొల్లంగిలో బుధవారం ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో 33 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి అందించారన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్నికలకు ముందు పది వేల మందికి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు అంతకుమించి దాదాపు 33 వేల మందికి ఇళ్ల కల సాకారం చేస్తున్నట్లు తెలిపారు.



ఇళ్ళ పట్టాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ద్వారంపూడి

మౌళిక వసతుల కల్పన : కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజీలతోపాటు సకల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విలువైన భూములను కొనుగోలు చేసి 116 ఎకరాల్లో మంచి లేఅవుట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండు నెలల పాటు అధికారులు శ్రమించి స్టోన్ ప్లాంటేషన్ చేసినట్లు వెల్లడించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కృషితో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఇచ్చినట్టు చెప్పారు.

సరికొత్త ఊరు సాక్షాత్కారం: ద్వారంపూడి

కాకినాడ వాసులకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు, నిర్మాణం కానున్న ఇళ్ళతో చొల్లంగి గ్రామం సరికొత్త ఊరు సాక్షాత్కారం కాబోతుందని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద కాకినాడ అర్బన్ పరిధిలోని 33 వేల మంది లబ్ధిదారులకు కొమరగిరితో పాటు వివిధ చోట్ల ఇళ్ల స్థలాల పట్టాలు అందించామని చెప్పారు. కోవిడ్ కారణంగా కొందరు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అప్పగించే కార్యక్రమంలో కొంత జాప్యం జరిగిందని.. ఇప్పుడు సమస్యలన్నీ తొలగి చొల్లంగి లేఅవుట్‌లో స్థలాలను లబ్ధిదారులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మెరక పనులతో కలిపితే చొల్లంగిలో ఎకరాకు రూ.కోటి వరకు ఖర్చయిందన్నారు. ఇక్కడ గజం రూ.15 వేలు ఉందని. ఆ లెక్కన చూస్తే ప్రతి మహిళ చేతిలో ఏడున్నర లక్షల రూపాయల ఆస్తిని పెడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, రాష్ట్ర రైసుమిల్లర్ల సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, మాజీ డిప్యూటీ మేయర్లు పసుపులేటి వెంకటలక్ష్మి, చోడిపల్లి ప్రసాద్, మీసాల ఉదయ్‌కుమార్,మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక



మళ్ళ రత్నం



సరిసే గణేశ్

కిర్లంపూడి: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.కల్యాణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 19 ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మళ్ల రత్నం, బాలుర జట్టులో సభ్యుడైన సరిసే గణేశ్ ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరు ఢిల్లీలో జరిగే 66వ జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ఖోఖో పాల్గొంటారని తెలిపారు.

వికాస, జనరక్ష సంస్థ ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా

కాకినాడ సిటీ: వికాస, జనరక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరప మండలం వేళంగిలోని భాను ప్రకాష్ స్కూల్‌లో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 13 ప్రముఖ కంపెనీల్లో సుమారు 500 ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డెక్కన్ కెమికల్స్‌లో ట్రైనీ, నిట్ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ టెక్నీషియన్, మెడిప్లస్‌లో ఫార్మసిస్ట్, ఈశ్వరి, హనీ గ్రూప్స్ కంపెనీల్లో రిలేషన్‌షిప్ మేనేజర్ తదితర కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ డిప్లొమో, బీ, డీ ఫార్మసీ, బీటెక్‌ల్లో ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 40 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో హాజరుకావచ్చని పీడీ వివరించారు.

రేషన్ బియ్యం పట్టివేత

పిఠాపురం: పట్టణంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... విజలెన్స్ ఎస్పీ కరణం కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం రాత్రి స్థానిక బొజ్జావారితోటలోని ఓ ఇంట్లో దాడి చేశారు. అక్రమంగా నిల్వ చేసిన రూ.1.12 లక్షలు విలువైన 2750 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. బొజ్జవారితోట ప్రాంతానికి చెందిన బొండాడ వెంకటరమణ పిఠాపురం మండలంలోని వివిధ పరిసర గ్రామాల్లో రేషన్ కార్డుదారుల బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసినట్టు చెప్పారు. విజిలెన్స్ అధికారులు సీఐ శ్రీనివాసురెడ్డి, ఏజీ లక్ష్మీనారాయణ, ఎంఎస్‌వో సరోజిని తదితరులు ఉన్నారు.

ఇక సర్కారు 'ఆహా'స్టళ్లు

- వసతి గృహాల్లో చక్కటి భోజనం
- మెస్ ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్
- ఈనెల 12 నుంచి అమలు
- జిల్లాలోని 62 హాస్టళ్ల విద్యార్థులకు లబ్ధి

కాకినాడ సిటీ: విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ జగన్ సర్కార్, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు కమ్మని భోజనం వడ్డించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన ఛార్జీలు అమలు కానుండగా, విద్యార్థికి కొత్త మెనూతో పోషకాలతో కూడిన భోజనం అందనుంది. నిత్యావసరాల ధరలు పెరగడం, హాస్టళ్లలో మెరుగైన మెనూ అమలు చేయాలని భావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 1వతేదీ నుంచే పెంచిన డైట్ ఛార్జీలు అమలు చేయాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్త మెనూపై కసరత్తు

ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో అధికారులు పోషకాలతో కూడిన కొత్తమెనూ అమలుపై కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మెనూకు అదనంగా మరికొన్ని చేర్చి నూతన మెనూను హాస్టళ్ల పునఃప్రారంభం నుంచే అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ వసతి గృహాలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు 62 ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో 100 సీట్లు ఉంటాయి. దజిల్లాలోని హాస్టళ్లలో 6,200 మందికి అవకాశం ఉంటుంది. గత విద్యాసంవత్సరం 62 హాస్టళ్లలో 5,846 మంది చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు జరగాల్సి ఉంది. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడంతో పాటు కొత్త మెనూ అందుబాటులోకి తీసుకురానుంది. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. ఈసారి అడ్మిషన్ల సంఖ్య భారీగా ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.



కాకినాడలోని సంక్షేమ వసతి గృహం

జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్

ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్	: 33
బీసీ వెల్ఫేర్ హాస్టల్స్	: 40

కాస్మోటిక్ ఛార్జీలు పెంపు

కాస్మోటిక్ ఛార్జీలు మూడు నుంచి ఆరో తరగతి బాలురకు రూ. 110 నుంచి రూ. 160, బాలికలకు రూ. 110 నుంచి రూ. 130, ఏడు నుంచి పదో తరగతి చదువుతున్న బాలురకు రూ. 125 నుంచి రూ. 160 నుంచి రూ. 200, ఇంటర్ ఆపై విద్యార్థులకు రూ. 125 నుంచి రూ. 200కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తరగతుల వారీ పెరిగిన మెస్ ఛార్జీలు

తరగతి	హాస్టల్ గ్రేడ్	2018లో	తాజాగా పెరిగిన ఛార్జీలు
3,4	ప్రీ మెట్రిక్ హాస్టల్	రూ.1,000	రూ.1,150
5,10	ప్రీ మెట్రిక్ హాస్టల్	రూ.1,250	రూ.1,400
ఇంటర్.. ఆపైన	పోస్ట్ మెట్రిక్ హాస్టల్	రూ. ,400	రూ.1,600

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు



ప్రభుత్వం విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇకపై కోరుకున్న ప్రకారం మంచి భోజనం అందుతుంది. హాస్టల్స్‌లో ఉన్న పేద విద్యార్థులకు అమ్మ ఒడి కూడా అందించడంతో పాటు, పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం అనేక పథకాలు పెడుతూ వారి విద్యావిధానంపై ఆలోచిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

– బలగం ప్రసన్నకుమార్, మాజీ సర్పంచ్, తూరంగి


పేద విద్యార్థులకు వరం



ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థులకు మేలు కలుగుతుంది. హాస్టళ్లలో ఇప్పటికే సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రుచికరమైన భోజనం అందజేస్తున్నారు. ఇప్పుడు మెనూ మారి మరింత రుచికరమైన భోజనం వడ్డించనున్నారు. విద్యార్థులు కూడా హాయిగా చదువుకుంటారు.

– పులగల శ్రీనుబాబు, ఎస్సీ నాయకులు, తూరంగి

ఈ నెల నుంచే అమలు చేస్తాం



సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీల పెంపు ఈనెల నుంచే అమలు చేస్తాం. జిల్లాలోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ద్వారా 33 హాస్టళ్లు ఉండగా, ప్రస్తుతం 1780 మంది విద్యార్థులున్నారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 40 హాస్టల్స్ ఉండగా 2,672 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్లు జరగాల్సి ఉంది.

– డీవీ రమణమూర్తి, జాయింట్ డైరెక్టర్, ఎస్సీ సోషల్ వెల్ఫేర్

క్లుప్తంగా

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి


మృతుడు సత్యనారాయణ (ఫైల్)

రంగంపేట: వడదెబ్బకు ఉపాధి కూలీ మృతిచెందిన ఘటన రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో బుధవారం జరిగింది. దీనిపై ఉపాధి హామీ ఏపీఓ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వడిశలేరుకు చెందిన బొల్లా సత్యనారాయణ (50) ఉపాధి కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం స్థానిక తిమ్మరాజు చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి పనుల్లో తోటి కూలీలందరితో పాటు సత్యనారాయణ పని చేస్తుండగా ఎండ వేడికి తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని చెట్టునీడకు తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ప్రభుత్వ పరంగా అందించే రూ.50 వేల నగదు త్వరలోనే మృతుని కుటుంబ సభ్యులకు అందించేందుకు కృషి చేస్తామని ఏపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

శతాధిక వృద్ధురాలి మృతి


నూకల నారాయణరత్నం

ఉప్పలగుప్తం: మండలంలోని పెదగాడవిల్లికి చెందిన శతాధిక వృద్ధురాలు నూకల నారాయణరత్నం (107) బుధవారం మృతి చెందారు. ఈమె భర్త నూకల సుబ్బారాయుడు 1997వ సంవత్సరంలో వృద్ధాప్యంతో మరణించారు. అప్పటికి ఆయన వయసు 90 ఏళ్లు. వీరికి ఎనిమిది మంది సంతానం. వారిలో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు మరణించారు. వారికి పుట్టిన సంతానంలో మనమలు, మనమరాండ్లు 15 మంది ఉండగా 13 మంది మునిమనమలు, నలుగురు అను మనవలు ఉన్నారు. నారాయణరత్నం మృతి పట్ల గ్రామస్తులు సంతాపం తెలియజేశారు.

గుర్తు తెలియని మహిళ మృతి


మహిళ మృతదేహం

రామచంద్రపురం రూరల్: మండలంలోని అన్నయపేట గ్రామంలో సుందర్‌నగర్ శివారున పడి ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ద్రాక్షారామ ఏఎస్సై దుర్గాభాయ్ బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఏఎస్సై దుర్గాభాయ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సుందర్‌నగర్ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని 50 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్లు తెలిపారు. అన్నాయిపేట వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు ద్రాక్షారామ ఎస్సై మొబైల్ నంబర్ 9440904850, రామచంద్రపురం సీఐ మొబైల్ నంబర్ 9440796536లకు సమాచారం అందించాలని కోరారు.


జనానికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


థాంక్యూ సీఎం సార్.. అంటూ ప్లకార్డులు చూపుతున్న జనం

● ప్రభంజనం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొద్దిసేపు పర్యటించగా జనం బ్రహ్మరథం పట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు వెంకటరామ్ వివాహానికి మలికిపురం మండలం కత్తిమండ వచ్చిన ఆయనను చూడడానికి, తమకు జరిగిన మేలుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి జనం ప్రాధాన్యమిచ్చారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్ల కార్డులు చేతపట్టుకొని దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికారు.


చేతులూపుతూ.. సెల్ఫీలు తీస్తూ..


జగనన్నను చూసిన ఆనందంలో..

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ గుర్తింపు


ఎన్.సతీష్‌రెడ్డి, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆటానమస్(స్వయం ప్రతిపత్తి) హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కళాశాల వైస్ చైర్మన్ ఎన్.సతీష్‌రెడ్డి బుధవారం తెలిపారు. తమ కళాశాలకు మార్చి 2016 నుంచి 2 ఎఫ్, జూన్ 2018 నుంచి 12(బి) హోదాలు ఉండగా, గత ఏడాది ఎన్‌బీఏ బృందం న్యాక్ ఏప్లస్ గుర్తింపు కల్పించగా తాజాగా ఈ ఏడాది ఆటానమస్ హోదా కలిగిందన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న తమ కళాశాలకు ఈ హోదా రావడంపై కళాశాల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జోలా సంజయ్ అభినందనలు తెలిపారు.

ఉత్కంఠగా కోనసీమ జిల్లా అండర్ - 19 చెస్ పోటీలు

అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం లయన్స్ క్లబ్‌లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు చెస్ పోటీలు ఉత్కంఠగా ఆరు రౌండ్లలో జరిగినట్లు కోనసీమ చెస్ కన్వీనర్ తాడి వెంకట సురేష్ తెలిపారు. ఈ పోటీలను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడెల శంకరరావు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో అనేకమార్లు రాష్ట్ర చాంపియన్‌గా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ద్రాక్షారపు సాత్విక్ చాంపియన్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో గత జిల్లా చాంపియన్ పనిశెట్టి ధరణి మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలో చింతపల్లి సూర్య ద్వితీయ స్థానం, గిరిమణి శేఖర్ తృతీయ స్థానం, తోలేటి శ్రీకాంత్ నాల్గవ స్థానం సాధించగా బాలికలలో గుత్తుల వైష్ణవి ద్వితీయ స్థానం, గెద్దాడ అక్షయ తృతీయ స్థానం, నూకపెయ్యి హన్విక నాల్గవ స్థానం సాధించారు. వీరు నంద్యాల, విజయవాడలలో జరగనున్న రాష్ట్ర చాంపియన్ షిప్‌లకు ఎంపికయ్యారు. విజేతలకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంపన సుమన్ వర్మ, ప్రతినిధి సూర్యతేజ బహుమతులు అందజేశారు.


రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

నన్నయ పీజీ సెంటర్ ప్రాంగణంలో మంటలు

- వలంటీర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
- నాలుగు అగ్నిమాపక శకటాలతో ఆర్పివేత

కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ యూనివర్సిటీ పీజీ సెంటరు ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. పీజీ సెంటరు వద్ద బాయ్స్ హాస్టల్ వెనుక దట్టమైన మొక్కలు, తాటి చెట్లకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కొద్ది సేపటికే పీజీ సెంటరు వెనక్కు వ్యాపించాయి. సమీపంలోని వారికి దట్టమైన పొగతో మంటల కనిపిస్తుండడంతో తిమ్మాపురం వలంటీర్ కోడి నాగరాజు గుర్తించి సాలిపేట అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో పీజీ సెంటరు ప్రిన్సిపాల్ డాక్టరు కమలకుమారి స్పందించి కాకినాడలోని కోరమాండల్, ఎన్ఎఫ్‌సీఎల్ సహకారం కోరారు. వెంటనే రెండు కర్మాగారాల నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పి వేశాయి. ప్రిన్సిపాల్ కమలకుమారి మాట్లాడుతూ మంటలకు కారణం తెలియలేదని, అయితే క్యాంపస్ వెనక మామిడితోట సమీపంలో ఇళ్లు ఉండడంతో ఆందోళనకు గురయ్యామన్నారు.


మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

భక్తులకు అందుబాటులో 'సచిత్ర అన్నవరం క్షేత్ర చరిత్ర'

అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆవిర్భావం, వ్రత కథ, స్వామివారి నిత్య కల్యాణం, దేవస్థానంలో చూడతగిన విశేషాలు, వసతి వివరాలు, విరాళాల సమాచారంతో కూడిన 'సచిత్ర అన్నవరం క్షేత్ర దర్శిని' పుస్తకం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకాన్ని రత్నగిరిపై రామాలయం వద్ద గల పీఆర్వో కార్యాలయంలో బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. స్వల్ప లాభంతో రూ.వంద కే ఈ పుస్తకాన్ని విక్రయిస్తున్నట్లు ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ తెలిపారు. 60 పేజీల ఈ పుస్తకాన్ని గత నెల ఒకటో తేదీన ఉపముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. దేవస్థానం ఆ స్థాన వేదపండితుడు గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనాపాఠీ సహకారంతో భద్రాచల దేవస్థానం ఆస్థాన వేదపారాయణ దారుడు ఎస్‌టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు ఈ పుస్తకాన్ని రచించారు. విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నీలి వేంకటరమణ ఈ పుస్తకంలో చిత్రాలు వేశారు.


'సచిత్ర అన్నవరం క్షేత్ర చరిత్ర 'పుస్తకం

పీఆర్వో కార్యాలయం వద్ద సచిత్ర పుస్తక విక్రయాలు

రత్నగిరిపై రామాలయం ఎదురుగా గల పీఆర్వో కార్యాలయం వద్ద అన్నవరం క్షేత్ర చరిత్ర పుస్తకాలను విక్రయిస్తున్నట్లు ఈఓ తెలిపారు.

రైలు ప్రయాణికుడిని కాపాడిన సిబ్బంది

సామర్లకోట: గుర్తు తెలియని రైలు నుంచి మంగళవారం జారి పడిపోయిన ప్రయాణికుడిని రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి రక్షించిన ఘటన ఇది. సామర్లకోట సౌత్ రైల్వే కేబిన్ దాటిన తరువాత వీపు, తలకు గాయాలతో పట్టాలపై పడి ఉన్న ప్రయాణికుడిని అక్కడ పనిచేస్తున్న సిగ్నల్ సిబ్బంది గమనించారు. విషయాన్ని రైల్వే స్టేషన్ మేనేజరు ఎం.రమేష్‌కు తెలిపారు. క్షతగాత్రుడిని ట్రాలీపై రైల్వే స్టేషన్‌కు తీసుకొని వచ్చి రైల్వే ఆస్పత్రి సిబ్బంది ద్వారా ప్రాథమిక చికిత్స చేయించి 108లో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు ప్రమాదం నుంచి బయట పడ్డాడని స్టేషన్ మేనేజరు రమేష్ తెలిపారు. అయితే గాయపడిన వ్యక్తి వివరాలు తెలియలేదన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రయాణికునికి ప్రాథమిక చికిత్స చేసిన సిబ్బంది

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

8 కాసుల బంగారం, వెండి వస్తువులు స్వాధీనం

చాగల్లు: మండలంలో మల్లవరంలో ఇటీవల ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీన పరుచుకున్నట్లు ఎస్సై సీహెచ్‌వీ రమేష్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లవరానికి చెందిన లకంసాని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి తన మేనకోడలు నిశ్చితార్థం కార్యక్రమానికి గత నెల 13వ తేదీన పాలకొల్లు వెళ్లారు. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి బంధువులు సమాచారం ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ఇంటికి వచ్చి చూడగా బెడ్‌రూమ్‌లో పరుపులు, బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన ఎనిమిది కాసుల బంగారు, సుమారు ఒక కిలో వెండి వస్తువులు కనిపించకపోవడంతో శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఆచంట మండలం పెనుమంచిలి గ్రామానికి చెందిన నార్గాని గోపాలకృష్ణ, అంగర అంజిబాబులను బుధవారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 కాసుల బంగారు వస్తువులు, 950 గ్రాముల వెండి వస్తువులను స్వాధీన పరుచుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటికి తాళం వేసివున్నట్లు గుర్తించి పగటి పూట రెక్కీ నిర్వహించి అదే రోజు రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. తాళాలు వేసిన ఇళ్లే నిందితులకు టార్గెట్ అని ఈ కేసు విచారణలో తెలిసిందని తెలిపారు. ఇంటికి తాళం వేసే సందర్భం వచ్చినప్పుడు తాళాలు బయటి వ్యక్తులకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రమేష్ తెలిపారు.

సాగోగులు తెలుసుకుందామని..

వ్యవసాయం బాట పట్టిన జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్

రాజమహేంద్రవరం రూరల్: సాగులో రైతులు పడే ఇబ్బందులను స్వయంగా చూసి పరిష్కరించేందుకుగాను స్వయంగా సాగు చేపట్టానని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్ అన్నారు. బుధవారం రాజవోలు గ్రామంలో ఆయన 3.43 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగుకు ఉపక్రమించారు. పొలంలో 1318 వరి రకం విత్తనాలు జల్లి నారుమడి వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ రైతులు సాగులో అవలంబిస్తున్న పద్ధతులను స్వయంగా చూసి ధాన్యం అమ్ముకునేటప్పుడు ఏవిధంగా రైతుకు ప్రయోజనం కలుగుతుందనే విషయాలను పరిశీలించేందుకు తాను హలం పట్టానని తెలిపారు. జిల్లాలో రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా సాగులో ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానన్నారు. వ్యవసాయశాఖ సహకారంతో సాగు చేస్తానన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, సహాయ సంచాలకులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ స్వర్ణ, 1064 క్రాసింగ్ విత్తనమైన 1318 వరిరకాన్ని పొలంలో వేశామన్నారు. ఈ విత్తనం 13రోజులు పంట మునిగినా తట్టుకుంటుందన్నారు. స్వర్ణ మాదిరిగానే దుబ్బు బాగా వస్తుందని, నల్లగా ఉంటుందని, గింజ ఎర్రగాను, స్వర్ణ ధాన్యం నాణ్యత కలిగి ఉంటుందన్నారు. ఆకుఎండు తెగులును తట్టుకుంటుందని, పడిపోదని, దోమను తట్టుకుందని తెలిపారు. తుపానులు వచ్చినా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ వరి రకం తట్టుకుంటుందని స్పష్టం చేశారు. దిగుబడి ఎకరాకు 45నుంచి 50బస్తాల వరకు వస్తుందన్నారు. ఈ వరి రకాన్ని కడియం, తొర్రేడు ఆవ ప్రాంతాల్లో రైతులు సైతం వేయనున్నారని వారు తెలిపారు. వీఏఏలు దుర్గబాబు, పుష్ప, ప్రసన్న, రైతు మార్నిశ్రీనివాస రావు పాల్గొన్నారు.


వరి విత్తనాలు చల్లుతున్న జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్

అభ్యాసానికి మెరుగులు

- విస్తృతంగా 'జన్ భాగిధారి'
- షెడ్యూల్ విడుదల చేసిన సమగ్ర శిక్షా
- ఈ నెల 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

రాయవరం: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు విద్యాశాఖ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సాల్ట్, తర్ల్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే తదితర కార్యక్రమాలను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో భాష, సంఖ్యా శాస్త్రంలో ప్రాథమిక భావనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా 'జన్ భాగిధారి' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థుల్లో అక్షరాస్యత, సంఖ్యా శాస్త్ర నైపుణ్యాలు (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) అభివృద్ధి లక్ష్యంగా 'జన్ భాగిధారి' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాల అమలుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

సమాజ భాగస్వామ్యం పెంచేందుకు

విద్యపై సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం జన్ భాగిధారి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యపై ఆసక్తి ఉన్న వారిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమాజ భాగస్వామ్యంతో చేసి కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గూగుల్ ట్రాకర్‌లోకి అప్లోడ్ చేయాలి.

అభ్యసన సామర్థ్యాల పెంపుదలే లక్ష్యం

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుదలే లక్ష్యంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన బోధనోపకరణాలు (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ప్రదర్శించాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావంతులతో కలిసి ర్యాలీలు నిర్వహించాలి. విద్యార్థులతో కథలు చెప్పించడం, రంగోలి, టీఎల్ఎం ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఎఫ్ఎల్ఎన్‌పై ప్రభాతభేరి చేయడం, క్విజ్, పద్యాలు చదివించడం, వాల్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టాలి. తెలుగు, గణితంలో పునాది అభ్యసన, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. జాతీయ స్థాయిలో నిర్వహించిన నాస్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన శ్లాస్ సర్వేలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు ఆయా తరగతులకు అనుగుణంగా లేక పోవడాన్ని గుర్తించారు. 2026 నాటికి ఆయా తరగతులకు అనుగుణంగా అభ్యసన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ఎఫ్ఎల్ఎన్ ప్రధాన ఉద్దేశం. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ ఉన్న వారిని మండల స్థాయికి పంపించాలి. మండల స్థాయిలో పోటీలు నిర్వహించి అక్కడ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. ఈ నెల 15వ తేదీ లోగా పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 19-21 తేదీల్లో మహారాష్ట్రలోని పూణేలో జాతీయ స్థాయిలో జీ20 ఎడ్యుగ్రూపు సదస్సు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 'జన్‌భాగిధారి' కార్యక్రమాలను పాఠశాల స్థాయిలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అందుబాటులో ఉన్న విద్యార్థులతో జన్‌భాగిధారి కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఉన్న 1,589 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ ఉపాధ్యాయులు జన్‌భాగిధారి కార్యక్రమాలను చేపడుతున్నారు.


రాయవరం మండలం కృష్ణమ్మ చెరువు పాఠశాలలో విద్యార్థులతో నిపుణ్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్న ఉపాధ్యాయులు

షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలి



జన్‌భాగిధారి' కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పాఠశాలల్లో నిర్వహించాలి. ఇందుకు అవసరమైన ఆదేశాలను మండల విద్యాశాఖాధికారులకు జారీ చేశాం. పాఠశాల, మండల స్థాయిలో ఉపాధ్యాయులు పక్కాగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. చేసిన కార్యక్రమాలకు సంబంధించి గూగుల్ ట్రాకర్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయాలి. నిపుణ్ భారత్ ప్రతిజ్ఞను విద్యార్థులతో చెప్పించాలి.

– ఎం.కమలకుమారి, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, అమలాపురం